www.prajasakti.com

ప్రజాశక్తి

సోమవారం 19 డిసెంబర్ 2022

5

డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ



కాలువ రేవును పునర్నిర్మించాలి

ప్రజాశక్తి - మండపేట

మండలంలోని మారేడుబాక సమీపంలో ఉన్న కాలువ రేవును పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 1963లో దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి పట్టించుకోకపోవడంతో ఈ రేవు పూర్తిగా శిథిలమైంది. రేవును పునర్నిర్మిస్తే స్థానికులకు సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. అనేకమార్లు పాలకులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రేవు పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.



శిథిలమైన రేవు

రైతు బజార్‌లో సమస్యల కొలువు

నిరుపయోగంగా వాటర్ ప్లాంటు పనిచేయని ఎలక్ట్రిక్ ధరల బోర్డు

ప్రజాశక్తి - మండపేట

దళారి వ్యవస్థను రూపుమాపి రైతులే నేరుగా కూరగాయలను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజారులో సమస్యలు కొలువు దీరాయి. అటు కొనుగోలుదారులు ఇటు అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. స్థానిక గాంధీనగరంలో రూ.43 లక్షలతో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మండపేట ఎంఎల్ఎ వేగుళ్ల జోగేశ్వరరావు దీన్ని ప్రారంభించారు. ఈ రైతు బజారులో 28 దుకాణాలు ఉన్నాయి. వాటిలో 16 దుకాణాల్లో ఆకుకూరలు, కూరగాయలు, ఆరు దుకాణాల్లో ఉల్లిపాయలు మిగిలిన దుకాణాల్లో బియ్యం, కిరాణా, నూనెలు, పుట్టగొడుగులు, పండ్లు, గుడ్లు అమ్ముతుంటారు. ప్రతి రోజూ సరాసరిన వేయి నుంచి 1,500 మంది ప్రజలు ఈ రైతుబజారుకు కూరగాయల కోసం వస్తుంటారు. ఆదివారం, మంగళవారాల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తాగునీరు, కూరగాయలను ఉంచుకునేందుకు గొడౌన్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో అమ్మకందారులు, కొనుగోలుదారు అవస్థలు పడుతున్నారు.

నిరుపయోగంగా వాటర్ ప్లాంట్

ఈ రైతు బజారుకు వచ్చేవారి దాహార్తిని తీర్చేందుకుగాను ఇక్కడ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కొంత కాలంగా ఇది పాడైంది. దీంతో తాగునీరు కూడా దక్కని పరిస్థితి. అప్పటి నుంచి దీనికి మరమ్మతులు చేయలేదు. దీంతో దాహార్తిని తీర్చుకునేందుకు ప్రజలు బజారు వెలుపల షాపులను ఆశ్రయిస్తున్నారు.

పనిచేయని ఎలక్ట్రిక్ ధరల బోర్డు

ఎప్పటికప్పుడు ధరలను సూచించే సూచన బోర్డు ఇక్కడ అలంకారప్రాయంగానే ఉంది. సోలార్ సిస్టమ్‌తో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది పనిచేయకుండా నిరుపయోగంగా ఉంది. దీంతో ధరలు తెలీక దుకాణదారులు అడిగిన మొత్తానికే చెల్లించాల్సి వస్తుందని వినియోగదారులు అంటున్నారు. వెంటనే దీనికి మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

గొడౌన్ లేక ఇబ్బందులు

కూరగాయలను ఉంచుకునేందుకు రైతు బజార్‌లో గొడౌన్ సౌకర్యం లేదు. దుకాణాలు ఎదుటనే బరకాలు నీడలో కూరగాయలను ఉంచుకోవాల్సి వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తున్న నేపథ్యంలో చాలా వరకు సరుకు కుళ్లిపోతుందని వాపోతున్నారు. దీని వల్ల నష్టం వాటిల్లుతుందన్నారు. రైతు బజారు ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు పార్కింగ్ స్థలం లేకపోవడం రోడ్డు ఇరుకుగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుచున్నారు.



రైతు బజార్



మరమ్మతులకు నోచుకోని వాటర్ ప్లాంటు



నిరుపయోగంగా ఉన్న ధరల బోర్డు

ఉన్నతాధికారులకు తెలియజేశాం

రైతు బజార్‌లో నెలకొన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాల మేరకు సమస్యలను పరిష్కరిస్తాం.

- సతీష్, ఎస్టేట్ అధికారి, రైతుబజార్



క్రీడాకారులకు బహుమతులు అందిస్తున్న ఎస్ఇ మూర్తి

ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడా సంబరాలు

ప్రజాశక్తి - అమలాపురం

అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడా సంబరాలు ఆదివారం ముగిశాయి. ఎపిఇపిడిసిఎల్ 8వ ఇంటర్ డివిజనల్ స్పోర్ట్స్ మీట్ రెండో రోజు చెస్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, షటిల్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. డివిజనల్ స్థాయిలో అమలాపురం ప్రథమ స్థానంలో నిలవగా, రంపచోడవరం ద్వితీయ, రాజమహేంద్రవరం తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టిఎస్ఎన్.మూర్తి పాల్గొని మాట్లాడారు. క్రీడలతో ఒత్తిడి నుంచి బయటపడొచ్చన్నారు. మనోవికాసంతో పాటు ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ మొదటి సారిగా జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం డివిజనల్ ఇంజనీర్ ఎం.రవి కుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ బి.వాసు, పిఇబిలు గణేష్, విద్యుత్ ఎడిఇలు, ఎఇలు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

అమలాపురంలో భార్యభర్తల ఆత్మహత్య

ప్రజాశక్తి - అమలాపురం

డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి బోనం విజయకుమార్(47), అతని భార్య తులసి (45) ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి సమయంలో భార్య తులసి ఇంటిలో బెడ్ రూమ్‌లో విగత జీవిగా ఉండగా భర్త విజయకుమార్ మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అనారోగ్యంతో పాటు వ్యాపారంలో ఆర్థిక నష్టాలు ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. వికలాంగుడైన విజయకుమార్ ఓఎన్‌జిసిలో సబ్ కాంట్రాక్టులు చేసేవారు. ఆర్థికంగా నష్టాలు రావడంతో పాటు ఇటీవల భార్య మెదడుకు శస్త్ర చికిత్స చేయించడాని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో దంపతులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



భార్య, భర్తల మృతదేహాలు

నాగరాజుకు మీనాక్షి ఫౌండేషన్ ఆర్థిక సాయం

ప్రజాశక్తి - అమలాపురం

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం అయినవిల్లి మండలం ముక్తేశ్వరం పెదలంకకు చెందిన జల్లి నాగరాజుకు మీనాక్షీ ఫౌండేషన్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించింది. అమలాపురంలోని మంత్రి పినిపే క్యాంప్ కార్యాలయంలో ఈ మొత్తాన్ని మంత్రి సతీమణి, మీనాక్షి ఫౌండేషన్ చైర్ పర్సన్ పినిపే బేబీ మీనాక్షి, పినిపే శ్రీకాంత్ చేతుల మీదుగా ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎ.వేమవరప్పాడు సర్పంచ్ పందిరి విజయశ్రీనివాసరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



సాయం అందిస్తున్న మీనాక్షి, శ్రీకాంత్

డ్వాక్రా సభ్యులకు గుర్తింపు కార్డుల అందజేత

ప్రజాశక్తి - ఆలమూరు

ఎపిఎం ఎం.ధనరాజు ఆదేశాల మేరకు స్థానిక విఒఎల ఆధ్వర్యంలో మడికిలో సర్పంచ్ ఉండ్రాజపు లక్ష్మీమౌనిక, చిన్న దంపతుల చేతుల మీదుగా డ్వాక్రా సభ్యులకు ఆదివారం గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో అర్హత పొంది నిజమైన లబ్ధిదారులుగా గుర్తింపు పొందిన వారికి గుర్తింపు కార్డులు అందిస్తున్నారన్నారు. ప్రతి డ్వాక్రా సభ్యురాలు గుర్తింపు కార్డును పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో యానిమేటర్లు సిహెచ్.హర్షవర్ధిని, కె.సత్యవేణి, సిహెచ్.దుర్గాదేవి, ఎం.గన్నమ్మ, సిహెచ్.లక్ష్మీపార్వతి, డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు.



గుర్తింపు కార్డులతో డ్వాక్రా మహిళలు



కరపత్రాలు అందిస్తున్న టిడిపి నాయకులు

కె.పెదపూడిలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'

ప్రజాశక్తి - అంబాజీపేట

మండలంలోని కె.పెదపూడిలో ఆదివారం టిడిపి ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు టి.హనుమంతరావు పెదపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంటు అధికార ప్రతినిధి దాసరి వీరవెంకటసత్యనారాయణ పాల్గొని మాటాడారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలో కొచ్చిన సిఎం జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశం చేశారన్నారు. అన్నింటిపైనా పన్నులు వేసి ప్రజలపై భారాలు మోపారన్నారు. ధరల నియంత్రణలో చేతులెత్తేశారని విమర్శించారు. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీనురాజు, గూడాల ఫణి, నాయకులు గుంటూరి కృష్ణంరాజు, రాయపురెడ్డి సత్యనారాయణ, పి.హరిబాబు, చిక్కం పల్లంరాజు, మంద రాజేష్, ఉందుర్తి పరంజ్యోతి, పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చకుండా సర్కారు కుంటిసాకులు

యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరావు

ప్రజాశక్తి - అయినవిల్లి

హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు విమర్శించారు. యుటిఎఫ్ మండల సమావేశం ఆదివారం సిరిపల్లి జడ్‌పి ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ అధ్యక్షులు పితాని రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.జ్యోతిబాసు, గౌరవాధ్యక్షులు ఎంటివి.సుబ్బారావు, ఎంపిపి మట్టపర్తి నాగవిజయలక్ష్మి, జడ్‌పిటిసి సభ్యులు జి.శ్రీనివాసరావు, అధ్యక్షులు జె.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కెవివి.సత్యనారాయణ, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యాసంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. నూతన విద్యావిధానం కారణంగా 45 వేల పాఠశాలలను 11 వేలకు, 86 వేల ఉపాధ్యాయులను 33 వేలకు కుదించేస్తున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ, సామాజిక సమస్యలపై పోరాడటంలో యుటిఎఫ్ ముందుంటుందన్నారు. ఎంపి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అన్నారు. నాడు-నేడు పనులు ఒత్తిడి లేకుండా పూర్తి చేసేందుకు సహకరిస్తానన్నారు. అనంతరం జరిగిన నూతన మండల నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. జ్యోతిబసు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులుగా పితాని రాంబాబు, గౌరవాధ్యక్షులుగా టిబి.ఈశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులుగా కె.సురేష్‌బాబు, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా కె.నాగలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా పిఎస్.నాగేంద్ర ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.రాఘవమ్మ, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.





వెంకటరమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు

ఘనంగా వెంకటరమణ పుట్టినరోజు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం వడ్డెగూడెం నాగబేరి కృష్ణమూర్తి స్వగహంలో కృష్ణమూర్తి మనువడు సైదుల వెంకటరమణ పుట్టినరోజును ఆదివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు నాగవరపు పరశురాముడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కృష్ణమూర్తి మాట్లాడారు. తన మనవడు వెంకటరమణ యూత్ పేర ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తున్నాడన్నారు. అతన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుకలు చేస్తున్నామన్నారు. అభిమానుల మధ్య భారీ కేక్‌ను కట్ చేశారు. సంఘం గౌరవాధ్యక్షులు, వైసిపి నాయకులు వంటెద్దు వెంకయ్యనాయుడు ఫోన్ ద్వారా వెంకటరమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముంగర ప్రసాద్, అల్లిమల్లి శ్రీను, ఎన్.సూరిబాబు, నందిక సిద్ధార్థ కుమార్, బొర్ర మాసరి, కొల్లు శ్రీను పాల్గొన్నారు.

వంటశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన



శంకుస్థాపన చేస్తున్న జడ్‌పిటిసి దంపతులు

ప్రజాశక్తి - మండపేట

మండలంలో ఏడిద గ్రామంలోని ప్రాచీనమైన సంగమేశ్వర ఆలయంలో వంటశాల నిర్మాణ పనులకు సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు, జడ్‌పిటిసి సభ్యులు కురిపూడి భవాని, రాంబాబు దంపతులు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొలగారపు ప్రసాద్ మాట్లాడుతూ వంటశాల శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.6.90 లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఒ పెదపూడి సత్యనారాయణ, అయినవిల్లి నాగభూషణశర్మ, ఆలయ గుమస్తా పల్నాటి వెంకట్రావు, గ్రామ పెద్దలు రామిశెట్టి ముసలయ్య, బేతా వెంకటేశ్వరరావు, కొండపల్లి సత్తిబాబు, చింతాకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



పవన్ కళ్యాణ్‌కు బొకే ఇస్తున్న బొంతు రాజేశ్వరరావు

జనసేనలోకి 'బొంతు'

పవన్‌కళ్యాణ్ సమక్షంలో అనుచరులతో కలిసి పార్టీలో చేరిక

ప్రజాశక్తి- రాజోలు

వైసిపి రాజోలు నియోజకవర్గ నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. అనుచరులు, పలువురు నాయకులతో కలిసి ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కండువాలు కప్పి పవన్‌కళ్యాణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంలో రాజేశ్వరరావు వైసిపిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపిలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. కష్టపడిన కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడున్నర సంవత్సరాలుగా రాష్టంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఎపిలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. హత్య కేసులో వైసిపి ఎంఎల్‌సికి బెయిల్ వచ్చింది కాని కోడికత్తి కేసు నిందితుడు ఇంకా జైలులోనే మగ్గిపోతున్నాడన్నారు.

బొంతు రాజేశ్వరరావు 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి వైసిపి తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో రాజేశ్వరరావుపై కేవలం 800 ఓట్ల ఆధిక్యతతో జనసేన తరపున పోటీ చేసి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆయన వైసిపిలో చేరకుండానే ఆ పార్టీ కార్యక్రమాలను చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి తరుపున రాపాక పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజోలు నియోజకవర్గ వైసిపిలో రాపాక అధిపత్యం పెరగడంతో రాజేశ్వరరావు అసంతప్తిగా ఉన్నారు. దీంతో ఆయన వర్గీయులతో జనసేన పార్టీలో చేరారు.



ఆలయాన్ని పరిశీలిస్తునన జియర్‌స్వామి

ప్రసాద వితరణ భవనానికి శంకుస్థాపన

ప్రజాశక్తి - అమలాపురం

అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదాల తయారీ చేసే శాల నిర్మాణ పనులకు రామానుజ జియర్‌స్వామి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని యెండూరి బ్రదర్స్ సొంత ఖర్చుతో నిర్మిస్తున్నారు. చరిత్ర కలిగిన అమలాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివద్ధిపై స్వామీజీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దూడల విరీతదేవి, మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, మున్సిపల్ కమిషనర్ విఐపి.నాయుడు, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, వైసిపి పట్టణ అధ్యక్షులు సంసాని నాని, కాపు నాయకులు కల్వకోలను తాతాజీ, వైసిపి నాయకులు ఒంటెద్దు వెంకన్నాయుడు, వైసిపి యువత పట్టణ అధ్యక్షులు దూడల ఫణి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చైత్రకు బండారు ఆశీర్వచనాలు

ప్రజాశక్తి - ఆలమూరు

మండలంలోని చొప్పెల్లకు టిడిపి గ్రామ అధ్యక్షుడు బల్ల హరికృష్ణ తనయ చైత్ర పుష్పాలంకరణ ఉత్సవానికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఎ బండారు సత్యానందరావు ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, నేతలు ఆకుల రామకృష్ణ, రామానుజుల శేషయ్య, జి.బాబి, టి.శ్రీనివాసరెడ్డి, ఇ.సత్తిబాబు, ఎస్.నాగేశ్వరరావు, ఎన్.వెంకటరత్నం, ఎస్.రాముడు, జె.వెంకట్రావు, కె.కృష్ణ, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.



చైత్రతో బండారు సత్యానందరావు, నాయకులు

కార్టూ'నిజం'



వాళ్లకి రూ.లక్షల కోట్లు రుణమాఫీ చేయడం వల్ల మీకు వడ్డీరేట్లు పెంచక తప్పడం లేదయ్యా!!!

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి- కపిలేశ్వరపురం

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గల్లా రాము కోరారు. కపిలేశ్వరపురం దివాణం సమీపంలో కపిలేశ్వరపురం గ్రామ నేతాజీ వడ్రంగి పనివారుల యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉండగా రూ.39 కోట్లు సంక్షేమ పథకాల కోసం కేటాయించేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాలను నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పథకాలను పునరుద్ధరించాలన్నారు. కార్మికుల పథకాల విషయమై సిఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండపేట లేబర్ ఆఫీసర్ పి.పద్మావతి మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రిమోదీ ఈ-శ్రమ్ కార్డులను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్డుల కోసం కార్మికులంతా సచివాలయాల్లో ఉచితంగా నమోదు చేయించుకోవచ్చన్నారు. బతికినంత కాలం ఆ కార్డు అమల్లో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేతాజీ వడ్రంగుల పని వారి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.అన్నవరం, పి.సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం అభివద్ధికి నిత్యం పాటుపడుతున్నామన్నారు. ఆపదలో ఆర్థికంగా నష్టపోయిన సభ్యులను ఆదుకుంటున్నామన్నారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్ పద్మావతిని, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములను ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో పి.శ్రీనివాస్, పి.సత్యనారాయణ, ఎం.వీర రాఘవులు, బి.వెంకట రమణ, ఎస్.బ్రహ్మం, కార్మికులు పాల్గొన్నారు.



లేబర్ ఆఫీసర్ పద్మావతి, రాష్ట్ర అధ్యక్షుడు రాములను సత్కరిస్తున్న సంఘం సభ్యులు

రైతులు ఆందోళన చెందొద్దు

ప్రజాశక్తి - కాజులూరు

ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందవద్దని ఎఒ అశోక్ తెలిపారు. ఆదివారం మండలంలోని గొల్లపాలెం, ఆర్యవటం జగన్నాధగిరి గ్రామాల్లో ధాన్యం కొనుగోలును మండల వ్యవ సాయ అధికారి అశోక్ పరిశీలించారు. ఆర్యవటంలో ఎఒ అశోక్ మాట్లాడుతూ రెండు రోజులుగా బ్యాంకు గ్యారంటీలు లేకపోవడంతో ఎగుమతి చేసిన ధాన్యం ఎక్కడకక్కడ నిలిచిపోయాయని అయితే ఉన్నతాధికారుల ఆదేశాలపై మండలంలోని ధాన్యాన్ని పిఠాపురం గొల్లప్రోలు మిల్లులు కూడా అనుమతి ఇవ్వడంతో ఈరోజు 20 ట్రాక్టర్ల ధాన్యాన్ని పంపించినట్టు తెలిపారు. మండలంలోని కోలంక రైస్‌మిల్‌కు కూడా అనుమతులు రావడంతో సోమ, మంగళవారంలో ధాన్యాన్ని పంపించనున్నట్టు తెలిపారు. ధాన్యం అమ్మకాలపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు రాజేష్, శివ, శిరీష పలువురు రైతులు పాల్గొన్నారు.

శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

ప్రజాశక్తి - పెద్దాపురం

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన వరి వంగడాలనే రైతులు వినియోగించాలని వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పి మునిరత్నం అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రబీ వ్యవసాయానికి సంబంధించి నిర్వహించిన శిక్షణ - సందర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన వంగడాలను వినియోగించడం వల్ల ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితు లకు అనుగుణంగా తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి ప్రాంతాలవారీగా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. నారుమళ్లు, నాట్లు, నేరుగా విత్తనాలు చల్లడం వంటి వాటిపై రైతుల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు ప్రాంతాల వారీగా వ్యవసాయ ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, డాక్టర్ మాధవరావు, ఆత్మ ఏడి నాగేశ్వర రావు, ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ సిహెచ్‌వి నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏఎస్ఆర్ శర్మ, ఎస్ బాలాజీనాయక్, వి.సుజాత పాల్గొన్నారు.

లోకేష్ దృష్టికి నియోజకవర్గ సమస్యలు



లోకేష్‌ను కలిసిన సుభాష్ చంద్రబోస్

ప్రజాశక్తి - ఏలేశ్వరం

: ప్రత్తిపాడు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు వివరించినట్లు ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం లోకేష్ ను కలిసిన బోస్ పలు పార్టీ విషయాలపై చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోనే ఏకైక మున్సిపాలిటీ, 23,000 ఓటింగ్ కలిగిన ఏలేశ్వరా నికి ప్రత్తిపాడు సీటును కేటాయించాలని కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు.

కాకినాడలో చెట్లు నరికివేత

నలుగురిపై కేసు నమోదు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

కాకినాడ మెయిన్‌రోడ్డులోని కొన్ని వాణిజ్య సముదాయాల వద్ద అనుమతి లేకుండా చెట్లు కొమ్మలు, కొంత భాగాన్ని నరికివేసిన వ్యవహారంపై కేసు నమోదైంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో వీటిని తొలగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో కార్పొరేషన్ కమిషనర్ కే రమేష్, ఏడిసి సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశాల మేరకు ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దీంతో చెట్లను నరికివేస్తున్న వ్యక్తులు పరారయ్యారు. ఈ వ్యవహారంపై ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టు 1980, ఫారెస్ట్ యాక్టు 1967 29/2బి, వాల్టా చట్టం ప్రకారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు హార్టికల్చర్ ఏడీ సిరిల్ చెప్పారు. అదనపు కమిషనర్ నాగ నర్సింహారావు, ఎస్ఈ సత్యకుమారి ప్రత్యేక పర్యవేక్షణలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరపాలక సంస్థ అనుమతి లేకుండా చెట్లు, వాటి కొమ్మలు తొలగిస్తే చట్టరీత్యా శిక్షార్హులని ఆయన తెలిపారు




జె తిమ్మాపురంలో సంక్షేమ పథకాలు వివరిస్తున్న దొరబాబు

కె.తిమ్మాపురంలో గడప గడపకూ..

ప్రజాశక్తి - పెద్దాపురం

పెద్దాపురం మండలం జె.తిమ్మాపురంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. వైసిపి నాయకులతో కలసి ఆయన గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో నాడు - నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివద్ధిని, విద్యాభివద్ధికి చేస్తున్న కషిని, విద్యార్థులకు అందజేస్తున్న చేయూతను వివరించారు. కార్యక్రమంలో జడ్పిటిసి గవరసాన సూరిబాబు, వైస్ ఎంపీపీ మిరియాల రాజా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,పంచాయితీ,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.



ఆర్థిక సహాయం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

బాధిత కుటుంబానికి వర్మ సాయం

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి

కొత్తపల్లి ముత్యాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంఎల్ఎ వర్మ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించి, భరోసాఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి రావు మాధవరావు, బీసీ సెల్ అధ్యక్షులు గింజల శ్రీను, బత్తిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.



హ్యాండ్ బాల్ క్రీడాకరులతో హెచ్ఎం. కరుణ, పీడీ చంద్రావతి

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఇంజరం విద్యార్థులు

ప్రజాశక్తి - తాళ్లరేవు

రాష్ట్రస్థాయి హ్యాండ్ వాల్ పోటీలకు ఇంజరం హైస్కూల్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం. కరుణ తెలిపారు. అండర్ 14 బాలికల విభాగంలో వాసంశెట్టి మనోహరిని, సాగి హాస్య, ఇసుక పట్ల రూపశ్రీ ఎంపిక య్యారు. అండర్ 17 బాలుర విభాగంలో గుమ్మల నాగ వీర వెంకట సత్య నారాయణ, మాసగిరి సునీల్ కుమార్ ఎంపికయ్యారని తెలిపారు. త్వరలో పుట్టపర్తిలో జరగబోయే అండర్-14 రాష్ట్రస్థాయి బాలికల పోటీలోనూ, ప్రకాశం జిల్లాలో జరగబోయే అండర్ -17 బాలుర పోటీల్లోనూ ఈ విద్యార్థులు పాల్గొంటా రని తెలిపారు. విద్యార్థులతో పాటు పీడీ లంకే చంద్రావతి పాల్గొన్నారు.

పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు

'ప్రజాశక్తి'తో జాయింట్ కలెక్టర్ ఇలాక్కియ





ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

రైతులు పండించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ వెల్లడించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. ప్రజాశక్తికిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంకా పలు అంశాలు వెల్లడించారు.

◆ **ధాన్యం సేకరణ లక్ష్యం ఎంత..?**

కాకినాడ జిల్లాలో ఈ ఏడాది 2.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచాం. యంత్రాల ద్వారా కోసిన ధాన్యం కొంత పచ్చిగా ఉంటుంది. తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉండకూడదు.

◆ **ఇప్పటి వరకూ ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేసారు.?**

ఇప్పటి వరకు జిల్లాలో పలు ఆర్బికేలలో 30,452 మంది రైతుల నుంచి 1,48,123 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.వారికి రూ.303.64 కోట్లు సొమ్ములు ఇవ్వాల్సి ఉంది.ఇప్పటి వరకు రూ.64.35 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన సొమ్ము కూడా నిబంధనల ప్రకారం అనుకున్న సమయానికే జమ చేయడం జరుగుతుంది. సరిపడా గోనె సంచులు మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. అవసరమైన కాటాలు, తేమ యంత్రాలు ఉన్నాయి. కళ్లాల్లోనే కాటా వేస్తారు.

◆ **ఫిర్యాదులు ఎలా చేయాలి.?**

ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫోను ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చు. రైతులు తమ సమస్యలను 88866 13611 నంబర్‌కు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫోను చేసి సమస్యలను తెలియజేయవచ్చు.

◆ **పీపీసీలలో అమ్మిన ధాన్యం కూడా తేమ పేరుతో మిల్లర్లు తక్కువ ధర ఇస్తున్నారనే ఫిర్యాదులుపై ఏమంటారు.?**

కొన్ని మా దృష్టికి వచ్చాయి. ఆర్‌బికెల్లో 17 శాతం తేమ ఉంటే మిల్లర్ల వద్ద 19 శాతం ఉంటుందని చెబుతున్నారు. దీనికి నిష్పత్తి ప్రకారం ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

◆ **ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్ర సిబ్బంది రోజుల తరబడి తిప్పుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి, నిజమేనా.?**

రైతులను కేంద్రాల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేదు. ధాన్యం నూర్పిడి చేసిన తర్వాత ఈ క్రాప్ నమోదు ప్రకారం కొనుగోలు చేస్తాం. ధాన్యం ఆరబెట్టి 17 శాతం తేమ ఉండే విధంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి కారణం లేకుండా రైతులను తిప్పుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. అందుకే ధాన్యం సేకరణ బాధ్యత కేవలం ఆర్‌బికేలకు అప్పగించకుండా ఎంపిడిఓలు, తహశీల్దార్లకు కూడా బాధ్యతలు అప్పగించాం.

◆ **అక్రమాలను ఎలా అరికడతారు.?**

ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరిగినా కేసులు నమోదు చేస్తాం. దళారులకు ధాన్యం విక్రయించవద్దు. ఏగ్రేడ్ ధర రూ.2060, సాధారణ రకం రూ.2040 మద్దతు ధర. దీని కన్నా ఎక్కువ ధర వస్తే రైతు బయట విక్రయిం చుకునే అవకాశం ఉంది. సన్నరకాలు అంటూ ప్రత్యేకంగా కేటగిరీ లేదు. ఏ-గ్రేడు మాత్రమే ఉంది. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి సైతం మార్గదర్శకాలు రావాలి.



సామర్లకోట నుండి బయలుదేరిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు

యథా ప్రకారం నడిచిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్

తొలుత రెండు రోజులపాటు ఆది, సోమవారాల్లో పాక్షికంగా రద్దుచేసి సామర్లకోట రైల్వే స్టేషన్ వరకే రాకపోకలు పరిమితం చేసినప్పటికి ఆదివారం యథాప్రకారం సామర్లకోట నుండి సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరుకు రాకపోకలు సాగించింది. వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట- పిఠాపురం రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే ట్రాక్‌కు చెందిన ట్రాఫిక్ కమ్ పవర్ బాక్సు ఏర్పాటు పనుల నిమిత్తం ఈ నెల 18, 19 తేదీల్లో ఆదివారం, సోమవారాలు రైల్వే అధికారులు నాలుగు రైళ్ళ రాకపోకలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రకారం కాకినాడ-విశాఖపట్నంల మధ్య నడిచే 1726, 11728 నెంబరు గల రైళ్ళను రెండు వైపులా రద్దు చేశారు. 17239 నెంబరు గల గుంటూరు-విశాఖపట్నంల మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు సామర్లకోట వరకే రాకపోకలను పరిమితం చేస్తూ 18,19 తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తూ సామర్లకోట గుంటూరు మధ్య నడిచేటట్లు అధికారులు ప్రకటించారు. అయితే అధికారులు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును యథా ప్రకారం నిర్ణీత సమయానికి సామర్లకోట నుండి గుంటూ రుకు బయలు దేరింది. రైల్వే స్టేషఫన్ సూపరింటెండెంట్ రమేష్ పచ్చ జెండా ఊపి రైలుకు క్లియరెన్స్ ఇచ్చారు.

కబడ్డీ రిఫరీ మురళీకుమార్‌కు స్వాగతం



ప్రో కబడ్డీ రిఫరీగా సేవలందిస్తున్న సామర్లకోటకు చెందిన బోగిళ్ళ మురళీ కుమార్ (ఫైల్ ఫోటో)

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్

భారత దేశంలో జరగుతున్న ప్రతిష్టాత్మకమైన రెండో అతి పెద్ద ప్రో కబడ్డీ లీగ్‌లో వరుసగా ఏడు సార్లు ప్రో కబడ్డీ రిఫరీగా ఎన్నికై విధులు నిర్వహించిన సామర్లకోటకు చెందిన బోగిళ్ళ మురళీ కుమార్‌కు ఆదివారం సామర్లకోట ఎస్‌బి ఎస్ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో నాయకులు రాజమహేంద్రవరం వద్ద మధురపూడి విమానా శ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి శ్రీను మాట్లాడుతూ వరుసగా తొమ్మిది సార్లు ప్రో కబడ్డీ రిఫరీగా సేవలందించిన మురళీకుమార్ ఆదివారం బెంగుళూరు నుండి కాకినాడ జిల్లా సామర్లకోటకు వచ్చే క్రమంలో రాజమండ్రి విమానాశ్రయంకు రాగా జిల్లా కబడ్డీ అసోసి యేషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికామన్నారు. సామర్లకోటకు చెందిన మురళీ కుమార్ కబడ్డీ ఆటలో రాణించడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రో కబడ్డీలో రిఫరీగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. మురళీ కుమార్ జగ్గంపేట ప్రభుత్వ హైస్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు, క్లబ్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.



ఎయిర్‌పోర్టులో మురళికి స్వాగతం పలుకుతున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్, ఎస్‌బిఎస్ఆర్‌సి క్లబ్ నాయకులు, క్రీడాకారులు

పన్నులు తప్ప అభివృద్ధి లేని వైసిపి పాలన

ప్రజాశక్తి - పెద్దాపురం

వైసిపి పాలనలో పన్నులు పెంచడం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని ఎంఎల్ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుండి రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయన్నారు. ప్రజలందరూ టిడిపికి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, మండల టిడిపి అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), కాకినాడ రామారావు, తిరుపతి సర్పంచ్



దివిలిలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎంఎల్ఎ చినరాజప్ప



భద్రవరంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వరుపుల రాజా

మొయిళ్ల కృష్ణమూర్తి, ఎలిసెట్టి నాని, నూనె రామారావు, కంటి బోయిన వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, మండల టిడిపి నాయకులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. **ఏలేశ్వరం** మండలంలోని బద్రవరం గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని ప్రత్తిపాడు టిడిపి ఇన్చార్జ్ వరుపుల రాజా అన్నారు.ఈ సందర్భంగా రాజ మాట్లాడుతూ గ్రామీణ రోడ్లు అద్వాంనంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జ్యోతుల పెదబాబు, మండల పార్టీ అధ్యక్షుడు సూతిబూరయ్య, జిగటాపు సూరిబాబు, నీలి సత్తిబాబు, కాటుపల్లి శామ్యూల్, పసుపులేటి శీను ప్రసాద్, సీమల రాంబాబు, లోకతాటి ఈశ్వరుడు, బెల్లం శ్రీను, పెంటకోట శ్రీధర్, పలివెల వెంకటేశ్వరరావు ఉన్నారు.

గోశాల నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి-కడియం

ప్రాచీన చరిత్ర కలిగి, గోదావరీ తీరంలోని ఉన్న భ్రమరాంబికా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోశాల నిర్మాణానికి ఆదివారం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆర్ఎస్ఎన్ మూర్తి దంపతులు భూమి పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు అప్పల శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు కృషి మేరకు, ఎపి పేపర్ మిల్ తమ సిఎస్ఆర్ నిధులను రూ.30 లక్షలు ఈ గోశాల నిర్మాణానికి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఒ వి.వి.శ్రీనివాసరావు, గిరజాల నాగేశ్వరరావు, ఉప్పులూరి హనుమంతరావు, దాసరి శేషగిరి, కొత్తూరి బాలనాగేశ్వరరావు, వేదాంతం చక్రపాణి, గారపాటి తాతబ్బాయి, వట్టికూటి వెంకటరమణ, పూడి వీరబ్రహ్మం, ఆనెం సరస్వతి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



శంకుస్థాపన చేస్తున్న మూర్తి దంపతులు

పిడిఎస్ బియ్యం పట్టివేత

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ జి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మామిడికుదురు మండలం పాశర్లపూడి నుంచి టాటాఏస్ వాహనంపై మూడు టన్నుల పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా విలసవిల్లి వద్ద వాహనాన్ని పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న పాశర్లపూడికి చెందిన బొరుసు కన్నబాబుతో పాటు వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు.

వైద్య ఖర్చుల కోసం మానవత సాయం

ప్రజాశక్తి-తాళ్లపూడి

వైద్య విద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయపడటానికి మానవత సేవా సంస్థ అన్నివేళలా అందుబాటులో ఉంటుందని మండల మానవతా శాఖ అధ్యక్షులు జోడాల వెంకటేశ్వర రావు అన్నారు. హీమోఫిలియా వ్యాధితో బాధ పడుతున్న, కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన గుండెపల్లి సునీల్‌కు రూ.ఐదు వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జోడాలతో పాటు గ్రామ సర్పంచ్ మైగాపుల దుర్గాప్రసాద్, మానవత కార్యదర్శి సాయిన సుబ్బారావు, ఇసి సభ్యుడు సనపల రాజశేఖర్, అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త తదితరులు పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ -17, అండర్-14 పోటీలు బ్రాహ్మణగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలో ఉండ్రాజవరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వప్రసాద్ తెలిపారు. అండర్ 17 బాలుర విభాగంలో కె.ఆనంద్, బాలికల విభాగంలో బి.దీపిక, ఎన్.సులోచన, అండర్ 14 బాలుర విభాగంలో సిహెచ్.వంశీ శ్రీరామ్, బాలికల విభాగంలో కె.జాహ్నవి, ఎన్.భారతి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పేరెంట్స్ కమిటీ చైర్మన్ సోంబాబు, ఉపాధ్యాయులు అభినందించారు.

'అభివృద్ధి లేదు అంతా అరాచకమే...'

ప్రజాశక్తి - కొత్తపేట

వైసిపి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంతా అరాచకమేనని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం వాడపాలెంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారు పాల్గొన్నారు. గ్రామస్తులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైసిపి పాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి దౌర్జన్యంతో అరాచకాలు సాగిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీకట్ల అబ్బు, బండారు బులితాత, బండారు ధనరాజు, బండారు సందీప్, గుత్తుల ధనరాజు, బండారు వీరబాబు, త్సామ శ్రీనివాస్, కట్ట శ్రీను, కోలా రాంబాబు, కడియం చిన్న, బండారు రాజేష్, పప్పుల బుజ్జి, బండారు దొరబాబు, నాయకులు పాల్గొన్నారు

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ప్రజాశక్తి-ఐ పోలవరం

తిల్లకుప్ప పంచాయతీ పరిధిలో ఉన్న రైతులకు ప్రకతి వ్యవసాయంపై ఆదివారం అవగాహనా సదస్సును నిర్వహించారు. ఆ శాఖ ఎల్-2 ఉద్యోగి మధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుల్లో ప్రకతి వ్యవసాయం జిల్లా ఇన్ ఛార్జ్ బి.దేవి హాజరై మాట్లాడారు. రబీలో సన్నాలు, ఆర్ఎన్ఆర్ రకాల వరి సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. సన్నాలకు మార్కెట్ ధర కంటే 15 శాతం అధిక ధరకు ఆర్‌బికెల్లో తీసుకుంటారన్నారు. ప్రకృతి సాగు పద్ధతుల ద్వారా పండించిన ఈ ధాన్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరపరా చేస్తామని తెలిపారు. దీన్ని దష్టిలో ఉంచుకొని రైతులందరూ లాభసాటి పంటలను పండించుకోవాలని సూచించారు. అనంతరం రైతు రాజేష్ కొబ్బరితోటలో ఆర్‌డిఎస్ విత్తనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు సుధ, వీరన్న, చంటిబాబు, శ్రీను, అశోక్, సూర్యనారాయణ, స్వామినాయుడు పాల్గొన్నారు

పలువురికి కుందుల పరామర్శ

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

మండలంలోని వేలివెన్ను గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వాకలపూడి వెంకటరత్నం మామ బూరుగుపల్లి నారాయణ మూర్తి ఇటీవల మరణించారు. పార్టీ నిడదవోలు నియోజకవర్గం నాయకులు కుందుల సత్యనారాయణ ఆదివారం వేలివెన్నులోని వెంకటరత్నం కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

నేరాలు ఘోరాలు

చెరువులో పడి మహిళ మృతి

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

ప్రమాదవశాత్తూ వివాహిత చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఉండ్రాజవరం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలి.. కొంతకాలంగా మతురాలు దొడ్డా సింహాచలం (34) మానసిక సమస్యలతో బాధపడుతూ నిద్రలో లేచి బయటకి వెళ్లేంది. తనకు తానే మరల తిరిగి వచ్చేది. కానీ ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకెళ్లి ఎప్పటిలా తిరిగి రాకపోవడంతో ఆమె కోసం గాలించారు. చెరువులో విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భర్త వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.

వెలంపేటలో బంగారం చోరీ

ప్రజాశక్తి - సీతానగరం

శనివారం సీతానగరం వెలంపేటలో బంగారం దొంగిలించిన సంఘటనపై సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. వెలంపేటకు చెందిన ఆకుల విజేత ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి చిన్న కూతురుతో కలిసి రాత్రి పది గంటల తరువాత ఇంట్లో నిద్రపోయారు. భర్త ఒడిషాలో ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున బండి బయట ఉందని ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి తెలిపారు. లోపల ఉండే బండి బయట ఉండటం ఏమిటని తలుపులు తెరిచి చూడగా ఇంట్లో దొంగలు పడి బంగారం అపహరించినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు.

కోడిపందేలపై దాడి ఐదుగురు అరెస్టు

ప్రజాశక్తి - సీతానగరం

బొబ్బిల్లంక గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం కోడిపందేలప ఎస్ఐ శుభ శేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కొంతమూరుకు చెందిన పెంద్ర వెంకటేష్, రాజమండ్రికి చెందిన మర్రే శివకుమార్, ఉండేశ్వరపురానికి చెందిన ఈసారపు సురేష్, రేలంగి వినోద్, సింగదల సత్తియ్యను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.4160 నగదు, రెండు కోడి పుంజులు, 2 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.



రచయితల మహాసభలకు శిఖామణికి ఆహ్వానం

ప్రజాశక్తి-యానాం

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడలో జరిగే 5వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు తనకు ప్రత్యేక ఆహ్వానం అందినట్టు యానాంకు చెందిన ప్రముఖ కవి, కవిసంధ్య పత్రిక సంపాదకులు డాక్టర్ శిఖామణి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహాసభల రెండోరోజు 24న నందమూరి తారక రామారావు వేదికపై మధ్యాహ్నం నిర్వహించే పత్రికా ప్రతినిధుల సదస్సు సదస్సుకు శిఖామణి అధ్యక్షత వహించను న్నారు. ఈ మేరకు ప్రపంచ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డా. జి. వి. పూర్ణ చందు, గుత్తి కొండ సుబ్బారావుల నుండి తనకు లేఖ అందినట్టు శిఖామణి తెలిపారు. ఈ సభలో బింమ్, రెంటాల జయదేవ్, సిరేలా సన్యాసి రావు, చలపాక ప్రకాష్, ఈతకోట సుబ్బారావు, ఇందూ రమణ, జాబాలి జయచంద్ర, ఘంటా విజయకుమార్ తదితర ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

సమస్యలపై వినతులు

దేవరపల్లి : దేవరపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం గోపాలపురం ఎంఎల్ఎ తలారి వెంకట్రావు ప్రజల నుంచి వారి సమస్యలపై వినతులు స్వీకరించారు. నియోజవర్గంలోని అనేక గ్రామాల నుంచి ప్రజలు కార్యాలయానికి వచ్చి ఎంఎల్ఎకు తమ సమస్యలను విన్నవించారు. ఎంఎల్ఎ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సూచనలు చేశారు.